క్లుప్తంగా

సివిల్ సర్వీసెస్‌పై దృష్టి సారించండి



మెటీరియల్ పంపిణీ చేస్తున్న ఎస్పీ జగదీష్

అనంతపురం: సివిల్ సర్వీసెస్‌పై దృష్టి సారించి మంచి సర్వీసు సాధిస్తే.. ఉన్నత స్థాయిలో సమాజ సేవ చేసే అవకాశం వస్తుందని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పేర్కొన్నారు. ఎస్కేయూలో పీజీ చేస్తూ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 150 మంది, 20 మంది హోంగార్డులకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తాను 26 సంవత్సరాల వయస్సులోనే ఐపీఎస్ సాధించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అనంత రాముడు, వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్, ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ మెటీరియల్ అందించేందుకు చేయూతనిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జయపాల్ యాదవ్, సురేష్, రమేష్, వీర కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రాచానపల్లి సర్పంచ్‌కు గాయాలు

రాప్తాడురూరల్: ప్రమాదవశాత్తూ అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సర్పంచ్ బండా అంజియాదవ్‌కు గాయలయ్యాయి. త్రుటిలో పెనుప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాచానపల్లి శివారులోని తన వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్నకు నీళ్లు పెట్టే క్రమంలో మోటారు ఆన్ చేశాడు. తర్వాత గేట్‌వాల్ తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి హైస్పీడ్‌తో గేట్‌వాల్ ఎగిరి వచ్చి మొహానికి తగిలింది. ఈ ప్రమాదంలో ఎడమ కంటికి పై భాగంలో తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చికిత్స అందించారు. కనుబొమ్మకు ఆరుకుట్లు వేశారు.

స్టడీ మెటీరియల్ పంపిణీ



పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న ఎస్టీయూ నాయకులు

ఆత్మకూరు: మండలంలోని బి.యాలేరు ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో సోమవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కార్యక్రమంలో దాతలు నారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హెచ్‌ఎం నరహరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాలోత్సవానికి విరాళం

అనంతపురం ఎడ్యుకేషన్: అనంత బాలోత్సవం-5 (పిల్లల పండుగ) నిర్వహణకు టీచరు, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి రూ. 10,116 విరాళం ప్రకటించారు. సోమవారం బాలోత్సవ నిర్వహణ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సావిత్రి, సభ్యులు ఎస్‌వీవీ రమణయ్యకు నగదు అందజేశారు. ఫిబ్రవరి 14,15,16 తేదీల్లో ఆర్ట్స్ కళాశాల మైదానంలో అనంత బాలోత్సవం నిర్వహిస్తున్నారు.

సైబర్ వల.. చిక్కితే విలవిల



‘ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడి ఖాతాలో చిన్న మొత్తంలో నగదు ఉన్నట్లు ఉండి మాయమైంది. ఫోన్‌పేలో చూస్తే బ్యాలెన్స్ 0 చూపిస్తోంది. దీంతో దిక్కుతోచక ఆ యువకుడు ఆత్మకూరులోని బ్యాంకును ఆశ్రయించాడు. తన ఖాతాలో నగదు ఉన్నట్లు ఉండి ఖాళీ అయిందని.. మళ్లీ నగదు వేసిన అది కూడా కనపడలేదని మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఖాతాను పరిశీలించి సిబ్బంది.. మీ ఖాతాను సైబర్ క్రైమ్ వారు బ్లాక్‌లో పెట్టారు. నగదు ఖాతాలో ఉంది కాని చూపించదని సమాధానం ఇచ్చారు. ఆ యువకుడు ఏం చెయ్యాలో తెలియక వెనుతిరిగి వచ్చాడు’

‘ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి తన ఖాతాలో రూ.1000 ఉండటంతో ఓ షాప్‌కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేశాడు. డబ్బు చెల్లించేందుకు ఫోన్ పే చేయబోతే ఖాతాలో నగదు లేదని చూపించింది. దీంతో బ్యాలెన్స్ పరిశీలించగా ఉన్న రూ.1000 కనిపించకపోగా.. ఇంకో రూ.2,227 మైనస్‌లో ఉన్నట్లు చూపించింది. ఆందోళనకు గురైన యువకుడు బ్యాంకులో విచారించినా ఫలితం లేకపోయింది.

- ఉన్నట్లు ఉండి ఖాతాల్లో నగదు ఖాళీ
- లబోదిబోమంటున్న బాధితులు
- బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
- సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న అమాయకులు

ఆత్మకూరు: ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏం కొన్నా, ఏం తీసుకున్నా, ఏం అమ్మినా డబ్బు రూపకంగా కాకుండా ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారు. ఇది ఒక రకంగా ఉపయోగమే. అయినప్పటికీ చాలా వరకూ ప్రమాదమని బ్యాంకర్లు చెబుతున్నారు. కొంతమంది ఫోన్‌లలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. గెలుపొందిన వారికి నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. కానీ ఆ డబ్బు ఏ బ్యాంకు నుంచి, ఏ ఖాతా నుంచి వస్తుందో తెలియడం లేదు. ఇలా తమ ఖాతా నంబర్లు ఆన్‌లైన్‌లో ఉపయోగించడం వల్ల మోసాలు జరిగేందుకు అవకాశం ఉంది. కాగా.. మండలంలో చాలా వరకు వ్యవసాయ పనులు, కూలి పనులు చేసుకునే వారే సైబర్ మోసాలకు బలి అవుతున్నారు. చిన్న మొత్తంలో నగదు పోతే ఏదో ఒకట్రెండు రోజులు బాధపడి వదిలేస్తారు. రూ.లక్షల్లో మోసం చేస్తే ఎలా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా వరకు సైబర్ నేరగాళ్లకు గురికాకుండా ఉండండి.. ఏది లింక్ పడితే వాటిని నొక్కకండి.. ఓటీపీలు చెప్పొదని కాలర్‌టూన్‌లు కూడా వస్తున్నాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు..

- సెల్‌ఫోన్‌లకు వచ్చే లింక్‌లు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా గమనించి తెరవాలి.
- గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ నంబర్లు, ఓటీపీలు, ఖాతా వివరాలు చెప్పరాదు.
- యూపీఐ ద్వారా చెల్లించే బ్యాంకు ఖాతాల్లో తక్కువగా డబ్బు ఉండేలా చూసుకోవాలి.
- తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పే వారి మాటలు, ప్రకటనలు నమ్మరాదు.
- గుర్తు తెలియని వ్యక్తుల కాల్స్, మేసేజ్‌లకు స్పందించకుండా మీ ప్రమేయం లేకుండా ఫోన్‌లో ఏదైనా యాప్ డౌన్‌లోడ్ అయిందా చూసుకోవాలి. ఫోన్ వాడకుండానే చార్జింగ్ తగ్గుతుందంటే అనుమానించాల్సిందే.
- ఏవరైనా లాటరీ తగిలిందని.. లేదా ఆఫర్‌లో వస్తువులు తక్కువ ధరలకు వచ్చాయి.. మీకు ఇన్సూరెన్స్ నగదు వేస్తామని చెప్పే వారి మాటలు నమ్మరాదు.
- అలాంటి ఫోన్‌లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

అవగాహన కల్పిస్తున్నాం



సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్లకు ఓటీపీలు చెప్పరాదు. ఆధార్ కార్డులు ఇవ్వరాదు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మండల వ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పిస్తున్నాం.

– లక్ష్మీనారాయణ, ఎస్ఐ, ఆత్మకూరు

మార్కెట్‌లోకి కియా నూతన కారు



సైరోస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న దృశ్యం

అనంతపురం సెంట్రల్: నగర శివారులో ఎంజీ బ్రదర్స్ కియా షోరూంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా సైరోస్ నూతన కారును సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. షోరూం సీఈఓ ఆదిత్య మాచాని మాట్లాడుతూ.. ఈ కారు పెట్రోల్, డీజల్, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో 8 ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్స్ ఎల్లప్ప, గిరి ప్రసాద్, సుబ్బరామయ్య పాల్గొన్నారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుల్లపల్లి మోహన్, ప్రధాన కార్యదర్శి మాన్లుకోసే కేశవ్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ తదితరులు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎస్టీల నుంచి వ్యవస్థాగతమైన మినహాయింపును ఎదుర్కొంటున్నామన్నారు. సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

జోరుగా పూడికతీత పనులు

అనంతపురం కార్పొరేషన్: నగరంలోని 32వ డివిజన్‌లో సోమవారం పూడికతీత పనులు చేపట్టేలా ఎంహెచ్‌ఓ డాక్టర్ విష్ణుమూర్తి, కార్పొరేటర్ కమల్‌భూషణ్ చర్యలు తీసుకున్నారు. హౌసింగ్ బోర్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో పెద్ద కాలువకు పూడికతీత పనులు మొదలుపెట్టారు. అనంతరం అదే డివిజన్‌లో ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. సాయంత్రం పారిశుధ్య కార్మికులు గ్యాంగ్ వర్క్ పనుల్లో భాగంగా వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

దగ్గుపాటి అండతోనే కబ్జాలు, దాడులు



మాట్లాడుతున్న మేయర్ వసీం

- నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెల్యే అనుచరగణం
- కమీషన్ల కోసం అందరినీ పట్టిపీడిస్తున్నారు
- మేయర్ వసీం ధ్వజం

అనంతపురం కార్పొరేషన్: ప్రశాంతతకు మారుపేరు అనంతపురం నగరం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి జరిగింది. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనలో అనంతపురానికి మచ్చ తెస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రోద్బలంతో దౌర్జన్యాలు, భూకబ్జాలు, భౌతిక దాడులతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మేయర్ వసీం ఆరోపించారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, నగరాధ్యక్షుడు మన్సూర్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. నగర చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో నగరంలో శాంతియుత పాలన సాగిందన్నారు. ఎమ్మెల్యే అనుచరగణం సెటిల్‌మెంట్లు, కబ్జాలు, దౌర్జన్యాలతో నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే చర్చ జరుగుతోందన్నారు. ఇంత దారుణాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అధికార పార్టీకి జీ హుజూర్ అంటూ మౌనంగా ఉండిపోయిందన్నారు. నగరంలో కొందరిపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. చికెన్ నిర్వాహకుల నుంచి చౌక ధాన్యం బియ్యం కొనుగోలుదారులు కమిషన్లు అడగడం, బెల్టుషాపులు ఏర్పాటు చేయడం, ఎగ్జిబిషన్ నిర్వాహకులను డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను పీడించిన సందర్భాలున్నాయన్నారు.

అభివృద్ధికి అడ్డే:

కూటమి ప్రభుత్వం ఏర్పాటైయ్యాక రూ.13 కోట్లకు పైగా అభివృద్ధి పనులను పిలిస్తే ఇంత వరకు ఒక్క పని కూడా పూర్తి కాలేదన్నారు. ఇదేమిటని కాంట్రాక్టర్లను ఆరా తీస్తే ఎమ్మెల్యే అనుచరులకు కమీషన్లు ఇవ్వలేం.. పనులు చేపట్టలేం అన్న మాట వినిపిస్తోందన్నారు. సాక్షాత్తు టీడీపీ నాయకులే సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాసిన విషయాన్ని తెలియజేశారు. పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఉండాలంటే ఎమ్మెల్యే దగ్గుపాటి మనిషి లేదా టీడీపీ కార్యాకర్త అయి ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటికి తెలిసే టీడీపీ చోటా నాయకులు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, నగరాధ్యక్షుడు మన్సూర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే అనంత అభివృద్ధిపై దృష్టి సారిస్తే..కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వలాభం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్లు కమల్‌భూషణ్, రహంతుల్లా, నాయకులు షరీఫ్, కుళ్లాయస్వామి, కాకర్ల శ్రీనివాస్ రెడ్డి, ఇషాక్ పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు ప్రశంస



కలెక్టర్ వినోద్ కుమార్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న కలెక్టరేట్ సీసీ డి.భరత్



కె.శ్రీనాథ్ బాబు, జేఏ



ఎస్.జిలాన్ బాషా, జేఏ



అఫ్జల్, డీఆర్ఓ సీసీ



వాణిశ్రీ, కేఆర్ఆర్‌సీ తహసీల్దార్

అనంతపురం అర్బన్: విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులను ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సన్మానించారు. కలెక్టర్ వి.వినోద్ చేతుల మీదుగా పలువురు అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

ఉద్యోగుల ఎంపికలో అన్యాయం

అనంతపురం అర్బన్: విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేశారు. అయితే అధికారుల ఎంపికలో ప్రామాణికత లోపించింది. అవార్డుల ఎంపికలో ప్రధానంగా ఒక అధికారి అంతాతానై వ్యవహించిన తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేసే తోటమాలీలు, అటెండర్లు, వాచ్‌మెన్‌లు, తదితరులు 36 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. 81 శాఖలకు సంబంధించి శాఖకు ఒకరిద్దరు లేదా ముగ్గురిని ఎంపిక చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానమైన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేసే నర్సులు, మునిసిపాలిటీలు, పంచాయతీ శాఖలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను విస్మరించారు. దాదాపు 700 మంది ఉద్యోగులున్న ఖజానా శాఖలో కనీసం ఒక్క ఉద్యోగిని కూడా అవార్డుకు ఎంపిక చేయకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యలపై పోరాడదాం



పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతను సన్మానిస్తున్న బీసీ విభాగం నగరాధ్యక్షుడు బోయ లక్ష్మన్న, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు షేక్ ఖాజా



అనంతను సన్మానిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నగరాధ్యక్షుడు పసులూరి ఓబులేసు

అనంతపురం కార్పొరేషన్: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా అధ్యక్షుడు అనంతను ఆయన నివాసంలో వివిధ విభాగాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతకు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. అధికారంలో లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడుదామన్నారు. జిల్లా అధ్యక్షుడు అనంతను కలసిన వారిలో పార్టీ బీసీ విభాగం నగరాధ్యక్షుడు బోయ లక్ష్మన్న, ఎస్సీ విభాగం నగరాధ్యక్షుడు పసులూరి ఓబులేసు, వలంటీర్ల విభాగం నగరాధ్యక్షుడు కోనా రాజారెడ్డి, బూత్ కమిటీ విభాగం నగరాధ్యక్షుడు బోగాతి రవీంద్ర రెడ్డి, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు సాకే చంద్ర, ఓబిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, మల్లెమీద నరసింహులు, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, సంపంగి రామాంజనేయులు, సుమతి తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అఖిల్ కుమార్ రెడ్డి

అనంతపురం ఎడ్యుకేషన్: ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అఖిల్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నూజిళ్ల శ్రీనివాసులు తెలిపారు. ఎస్కేయూలోని న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న అఖిల్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 24, 25, 26 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక

అనంతపురం సిటీ: శ్రీనివాస నగర్‌లోని బాలాజీ ప్రార్థనా మందిరం (కళ్యాణ మండపం)లో సోమవారం తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. విశ్రాంత పోస్టుమాస్టర్ ఎస్.చంద్రశేఖర చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి.వన్నప్ప, సెక్రటరీగా జి.శ్రీధర్ బాబు, ట్రెజరర్‌గా టీకే కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

కదిరి సీఐపై చర్యలు తీసుకోండి

అనంతపురం టవర్‌క్లాక్: ఎటువంటి విచారణ చేయకుండా బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసిన కదిరి సీఐపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నారాయణ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక టవర్‌క్లాక్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌పై రాజకీయ ఒత్తిళ్లతో కదిరి సీఐ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తక్షణమే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జున నాయక్, అక్కులప్ప, నగేష్, శాంతకుమార్, రాజశేఖర్, శివ శంకర్, చైతన్య, ఆనంద్, సుదర్శన్, రామకృష్ణ, రామాంజనేయులు, పక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

సమస్యలకు పరిష్కారం చూపాలి

అనంతపురం కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుకుల సకాలంలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ మల్లికార్జున రెడ్డి అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, తదితర విభాగాలకు సంబంధించి 4 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

అనంతపురం కల్చరల్: అనంతలో ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా అనంత వేదికగా చిత్రోత్సవాన్ని కొనసాగిస్తున్నామని సినీ దర్శకుడు రషీద్ అన్నారు. పెద్ద నగరాలకే పరిమితమైన 7వ లఘుచిత్రోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక జేజే కన్వెన్షన్ హాల్లో 16 మంది యాడ్ డైరెక్టర్లను అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్, పారిశ్రామికవేత్త ముడార్ సుధీర్, సామాజిక సేవా కార్యకర్తలు అనిల్‌కుమార్‌రెడ్డి, రవికాంత్ రమణ, తోట బాలన్న, నటుడు రమేష్, సీనియర్ మాస్టర్ కత్తి విజయ్‌కుమార్, జీఎంఎస్ గ్యాలరీ అధినేత సురేష్, కవులు టీవీరెడ్డి, నబిరసూల్, విజయ్‌కుమార్, అల్తాఫ్, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి

అనంతపురం అర్బన్: ఉప్పరపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 194లోని మూడు ఎకరాల్లో గుడిసెలు వేసుకుని ఏళ్లగా జీవనం సాగిస్తున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ముత్యాలమ్మ, సునీతమ్మ, నరసింహులు, పెద్దన్న, లక్ష్మీనారాయణ, బాషా కోరారు. కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

రేషన్ కార్డులు అందజేయాలి

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదని సీపీఐ మండల కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తహసీల్దార్ లక్ష్మీనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రేషన్ కార్డుల మంజూరుకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిపారు.

జాతర సందడి

ఆత్మకూరు: పంపనూరు గ్రామంలో సోమవారం జాతర సందడి నెలకొంది. 50 సంవత్సరాల అనంతరం జాతర జరుగుతుండటంతో గ్రామస్తులు బంధువులను పెద్ద ఎత్తున ఆహ్వానించారు. పెద్దమ్మ, ముత్యాలమ్మ దేవతలను పట్టు వస్త్రాలతో అలంకరించి అభిషేకాలు చేపట్టారు. ఆలయాలను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం తెల్లవారుజామున దున్నపోతులను బలి ఇచ్చారు. పెద్దమ్మ దేవతకు యువతులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సామాజిక స్పృహతోనే వృత్తిలో రాణింపు

అనంతపురం: సామాజిక స్పృహతోనే వృత్తిలో రాణిస్తారని జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం, శ్రీ సత్యసాయి శ్రీసేవా సంస్థ, సంయుక్తంగా కలిసి ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లకు విపత్తు నిర్వహణ శిక్షణ శిబిరం నిర్వహించారు. విపత్తుల సమయంలో సరైన ప్రతిస్పందన, తగిన సన్నద్ధతకు అవసరమైన నైపుణ్యాలు, సీపీఆర్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శారద, రాకేష్ తేజ్, డాక్టర్ ఆర్. రామచంద్రమూర్తి, ఎన్. నరసింహప్ప, శ్రీ సత్యసాయి సేవా సంస్థ విపత్తు నిర్వహణ ఇన్‌చార్జ్ రాజా, తదితరులు పాల్గొన్నారు.

విజయ్‌సాయికి ఎక్స్‌లెన్సీ అవార్డు

అనంతపురం కల్చరల్: మైసూరు మహారాజా ప్యాలెస్ రాజుల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్వామి 162వ జయంతి వేడుకలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మైసూరు మహారాజ చేతుల మీదుగా అనంత సామాజిక సేవాకార్యకర్త విజయ్‌సాయి రాయల్ ఇన్‌స్పైర్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నారు.

మద్యం విక్రయాలు నియంత్రించాలి

అనంతపురం అర్బన్: మద్యం విక్రయాలు నియంత్రించాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతిప్రసాద్, పద్మావతి, ఏఐవైఎఫ్ కార్యదర్శి సంతోష్ కుమార్ కోరారు. సోమవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతిపత్రం అందజేశారు. బెల్ట్ షాపుల గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్‌పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

అనంతపురం టవర్‌క్లాక్: ఉద్యోగుల హక్కుల సాధనకు అందరూ కలసి రావాలని ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఆర్‌పీఎస్ కార్యాలయంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆర్‌పీఎస్ రాష్ట్ర కన్వీనర్‌గా ఆర్.నారాయణ నాయక్, కో–కన్వీనర్‌గా వైజాగ్ చిట్టయ్య, విజయవాడ హరికృష్ణ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈరన్న వ్యాసానికి ప్రశంసలు

అనంతపురం కల్చరల్: అనంతకు చెందిన యువకవి ఈరన్న రాసిన వ్యాసాన్ని శ్రీవిశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రశంసించారు. చెన్నైలోని విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు ఉత్తమ వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.